సాక్షి
అనంతపురం
సోమవారం ♦ 6 ♦ మార్చి ♦ 2023



టమాట కిలో రూ.20

కక్కలపల్లి మండీలో ఆదివారం కిలో టమాట ధర గరిష్టంగా రూ.20, కనిష్టం రూ.4, సరాసరి రూ.8 పలికింది. మార్కెట్‌కు 247 టన్నులు అమ్మకానికి వచ్చాయి.



'న్యాక్'కు సన్నద్ధం

న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలోఎస్కే యూనివర్సిటీ మెరుగైన పాయింట్లు సాధించే దిశగా ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. 8లో

గరిష్టం/కనిష్టం
37.9°/13.5°

జిల్లా అంతటా ఆదివారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం పూట చలి వాతావరణం కొనసాగింది. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచాయి.

న్యూస్‌రీల్

నేడు, 13న 'స్పందన' రద్దు

అనంతపురం అర్బన్: ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నందున కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉన్నందున ఆ రోజున కూడా 'స్పందన' రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు వ్యయ, ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావొద్దని సూచించారు.

డీటీ శ్రీనివాస్ రావుకు తప్పిన ప్రమాదం



ప్రమాదంలో దెబ్బతిన్న కారు

పెనుకొండ రూరల్: అనంతపురం కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రావుకు ఘోర ప్రమాదం తప్పింది. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న కారు మండల పరిధిలోని పుట్టపర్తి మలుపు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న అనంతరం మరో కారును ఢీకొంది. ఘటనలో శ్రీనివాస్ రావుకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఆయన కారు ముందుభాగం మాత్రం పాక్షికంగా దెబ్బతింది.

రేషన్ బియ్యం పట్టివేత



స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని చూపుతున్న విజిలెన్స్ అధికారులు

ఆత్మకూరు: కర్ణాటకలోని పావగడకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సీఎస్‌డీటీ అన్వర్ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద ఆదివారం ఉదయం విజిలెన్స్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన మినీ లారీని అడ్డుకుని పరిశీలించగా 487 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. వాహనాన్ని సీజ్ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న గుంటూరు సుధాకర్, హరికృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం ముట్టాల గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 33 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రెడ్డిపల్లికి చెందిన సోమశేఖర్, హరికృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వాహనాన్ని సీజ్ చేసి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బాలికల హాకీ విజేత వైఎస్సార్

- ద్వితీయ స్థానంలో అనంత జట్టు



రన్నర్స్ ట్రోఫీని అందుకుంటున్న అనంతపురం జిల్లా జట్టు

అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంత క్రీడాగ్రామం వేదికగా సాగిన సబ్ జూనియర్ బాలికల హాకీ టోర్నీ విజేతగా వైఎస్సార్ జిల్లా జట్టు నిలిచింది. రన్నరప్‌ను అనంతపురం జిల్లా జట్టు దక్కించుకుంది. ఆదివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో వైఎస్సార్, అనంతపురం జిల్లా జట్లు తలపడ్డాయి. చివరి నిమిషం వరకూ ఉత్కంఠగా సాగిన పోరులో 55వ నిమిషంలో వైఎస్సార్ జిల్లా జట్టు క్రీడాకారిణి సాయి విద్య ఓ గోల్ సాధించి జట్టును విజయతీరానికి చేర్చింది. తృతీయస్థానం కోసం జరిగిన పోటీలో శ్రీకాకుళం, శ్రీసత్యసాయి జిల్లా జట్లు తలపడ్డాయి. 4–1 గోల్స్ తేడాతో శ్రీసత్యసాయి జిల్లా జట్టు గెలుపొందింది. జట్టులో మధురిమబాయి 2, నవ్యశ్రీ, సింధు చెరో గోల్, శ్రీకాకుళం జట్టులో తులసి ఒక గోల్‌ను సాధించారు. ఈ సందర్భంగా విజేతలను అభినందిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సప్తగిరి క్యాంఫర్ ఎండీ మహమ్మద్ హనీఫ్, రవికాంత్ రమణ హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రభుత్వం మంచి అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్, అనంతపురం జిల్లా కన్వీనర్ అనిల్‌రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌లో 25 శాతం సీట్లు!

సమాజంలోని 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలంతా చదువుకోవాలనే ఉద్దేశంతో 2009 ఆగస్టు 27న కేంద్ర ప్రభుత్వం 'ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం'ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద పిల్లలకు ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది. వీరి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఎంతో ఉన్నతమైన ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

- విద్యాహక్కు చట్టం అమలుకు కృషి
- పేదింటి పిల్లలకు సువర్ణావకాశం
- ప్రభుత్వమే ఫీజులు భరిస్తుంది
- నేటి నుంచి 16 వరకు వెబ్‌సైట్‌లో ప్రైవేట్ స్కూళ్ల రిజిస్ట్రేషన్
- 18 నుంచి ఏప్రిల్ 7 వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తు
- ఏప్రిల్ 30లోపు ప్రైవేట్‌లో అడ్మిషన్ల పూర్తికి చర్యలు



ఉమ్మడి జిల్లాలో మొత్తం ప్రైవేట్ స్కూళ్లు	811
అనంతపురం జిల్లాలో..	455
శ్రీసత్యసాయి జిల్లాలో..	356

రాప్తాడురూరల్: విద్యాహక్కు చట్టం –2009 కింద ప్రైవేట్ విద్యాసంస్థల్లో 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పేద పిల్లలకు 25 శాతం కోటా అడ్మిషన్ల అమలు పటిష్టంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 811 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. ఇందులో అనంతపురం జిల్లాలో 245 ప్రాథమిక, 210 ప్రాథమికోన్నత పాఠశాలలు, శ్రీసత్యసాయి జిల్లాలో 157 ప్రాథమిక, 199 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి ప్రైవేట్ పాఠశాలలోనూ అనాథ, దివ్యాంగ పిల్లలు, హెచ్ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం వెరసి 25 శాతం సీట్లను కేటాయించాలి. ఇందుకు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు ఉండాలి. అర్బన్ పరిధిలోని పాఠశాలల్లో ఒక్కో అడ్మిషన్‌కు రూ.8 వేలు, రూరల్ పరిధిలోని పాఠశాలల్లో రూ. 6500 ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే ఆయా పాఠశాలలకు చెల్లిస్తుంది. అయితే మన రాష్ట్రంలో 'అమ్మ ఒడి' పథకం ద్వారా ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లకు ఎంపికైన విద్యార్థులకు 'అమ్మ ఒడి' డబ్బులతోనే ఫీజు చెల్లిస్తారు. తక్కిన సొమ్మును విద్యార్థి తల్లి/సంరక్షకుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రెండు రోజుల క్రితం విడుదలైంది.

కి.మీ పరిధిలోని పాఠశాలలకు ప్రాధాన్యత..

విద్యార్థులు నివాసం ఉండే (ఆధార్‌లో చిరునామా ప్రామాణికం) ప్రాంతంలో కిలోమీటరు పరిధిలో ఉన్న పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత మూడు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు కేటాయిస్తారు. ప్రతి ఒక్కరికీ తమకు ఫలానా స్కూలే కావాలంటే కుదరదు. వారి ఇళ్లకు సమీపంలోని పాఠశాలలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్ని పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే వీలుంటుందనేది స్పష్టమవుతుంది.

ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్..

ఈ నెల 6 నుంచి 16 వరకు ప్రైవేట్ పాఠశాలలు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 7 వరకు అర్హులైన విద్యార్థులు తమ పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. 9 నుంచి 12 వరకు సచివాలయాల్లో ఉన్న డేటా ద్వారా అర్హులైన విద్యార్థులను గుర్తిస్తారు. 13న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 15 నుంచి 21 వరకు ఆయా స్కూళ్లకు విద్యార్థుల అడ్మిషన్లను ఖరారు చేస్తారు. మిగులు సీట్లకు 25న రెండోసారి లాటరీ నిర్వహిస్తారు. 26 నుంచి 30 వరకు ఆయా స్కూళ్లలో అడ్మిషన్లు చేయిస్తారు.

పేద పిల్లలకు మంచి అవకాశం



విద్యాహక్కు చట్టం –2009 ద్వారా పేద పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకోవచ్చు. ఇదో మంచి అవకాశం. ఫీజు బెంగ ఉండదు. వారి చదువును ప్రభుత్వమే భరిస్తుంది. 2023–24 విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో గుర్తింపు పొందిన అన్ని పాఠశాలలు రిజిస్ట్రేషన్లు చేసుకునేలా చూస్తాం. విద్యార్థులు వారి ఇంటి సమీపంలోని పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చు. – సాయిరాం, జిల్లా విద్యాశాఖ అధికారి, అనంతపురం

చెన్నకేశవా.. నమోనమః



గరుడ వాహనంపై ఊరేగుతున్న చెన్నకేశవుడు

యాడికి: శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు యాడికిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఆదివారం స్వామివారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకుడు హరికృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పది గంటలకు రాచమడుగు వెంకటగిరియప్ప కుమారుడు రామమూర్తి శ్రేష్ఠి ఆధ్వర్యంలో గరుడ వాహనోత్సవం జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

జువైనల్ హోంకు ముగ్గురు

- 19 ద్విచక్రవాహనాల స్వాధీనం

అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ద్విచక్ర వాహనాలు అపహరించుకెళుతున్న ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఆదేశాల మేరకు జువైనల్ హోంకు తరలించారు. వివరాలను అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ముగ్గురు మైనర్ల నుంచి రూ.15 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాలతో పాటు ఓ ఆటోని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 13 వాహనాలను అనంతపురంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో, మరో వాహనాన్ని పామిడిలో, నందికొట్కూరులో రెండు, కర్నూలులో ఆటోను అపహరించినట్లుగా విచారణలో గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు బాలల పరివర్తన కేంద్రానికి తరలించారు.

సమ్మిట్‌తో ఉత్సాహం

- ఉమ్మడి జిల్లాలో పెట్టుబడులకు ఊతం
- కొత్త పారిశ్రామిక పాలసీ కోసం ఎదురుచూపు
- సింగిల్ డెస్క్ పాలసీతో ఇన్వెస్టర్లకు వెసులుబాటు
- భూముల కేటాయింపు అత్యంత పారదర్శకం



సాక్షి ప్రతినిధి, అనంతపురం:

విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడంతో పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహం కన్పిస్తోంది. ఇదే ఉత్సాహంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్దఎత్తున పరిశ్రమలు స్థాపించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 నుంచి)లో కొత్త పారిశ్రామిక పాలసీ వచ్చే అవకాశం ఉంది. దాని కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక అనుమతులకు సంబంధించి సింగిల్ డెస్క్ పాలసీ అమలు చేస్తున్నారు. దీనివల్ల భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన వారు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త పారిశ్రామిక పాలసీలో మరిన్ని రాయితీలేమైనా వస్తే పరిశ్రమల స్థాపన ఊపందుకునే అవకాశం ఉంది. సింగిల్ డెస్క్ పాలసీ అంటే ఒక్కసారి దరఖాస్తు చేసుకుంటే ఎక్కడికీ వెళ్లకుండానే అధికారులే అన్ని రకాలుగా సహకారం అందించడం అన్నమాట. ఈ పరిస్థితి ఉండటంతోనే ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు.

భారీగా పెట్టుబడులు..

జగన్ సర్కారు వచ్చాక ఉమ్మడి జిల్లాలో భారీగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఏర్పాటయ్యాయి. ఒక్క శ్రీసత్యసాయి జిల్లాలోనే 1,532 ఎంఎస్ఎంఈ యూనిట్లు నెలకొల్పారు. 22 భారీ తరహా ప్రాజెక్టులూ వచ్చాయి. ప్రధానంగా భూముల కేటాయింపులో అత్యంత పారదర్శకంగా ఉంటుండడంతో పారిశ్రామిక వేత్తలు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించిన భూములను పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. పారిశ్రామిక విభాగం పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు అన్నీ దగ్గరుండి అధికారులే చూసుకుంటున్నారు. ఇన్ని సానుకూలతలు ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరిన్ని పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

పెట్టుబడులకు స్వర్గధామం

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం లాంటిది. అందులోనూ అనంతపురం, శ్రీసత్యసాయి లాంటి జిల్లాల్లో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలకు మరింత సానుకూలంగా ఉంది. రోడ్డు కనెక్టివిటీతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరుండటం మంచి పరిణామం. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ వంటివి పారిశ్రామిక వేత్తలకు మంచి భరోసా ఇస్తాయి.
– మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్

త్వరలోనే కొత్తపాలసీ

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు వంటి వాటి విషయంలో కొత్త పాలసీ వచ్చే అవకాశం ఉంది. బహుశా ఏప్రిల్ 1 నుంచి రావచ్చు. కొత్తపాలసీ వస్తే మరింతగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. జిల్లా తరఫున గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో పాల్గొనడం మాకు మంచి అవకాశం.
– నాగరాజారావు, జనరల్ మేనేజర్, పరిశ్రమల శాఖ

రోడ్డు నిబంధనల ఉల్లంఘనులపై కొరడా



అనంతపురం శ్రీకంఠంసర్కిల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపేవారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నెలరోజుల వ్యవధిలోనే 53,780 కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 1,498, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపై 4,887, హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపిన వారిపై 17,831, సీటు బెల్టు ధరించకుండా వాహనాల్లో ప్రయాణించిన వారిపై 1,623, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై 751, రికార్డులు లేని వాహనదారులపై 12,977, రాంగ్ పార్కింగ్ చేసినవారిపై 6,321, సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన వారిపై 930, ఓవర్ స్పీడ్‌తో వెళ్లిన వారిపై 100, ఓవర్ లోడ్‌తో వాహనాలు నడిపిన వారిపై 1583, ఇతర నిబంధనల ఉల్లంఘనులపై 5,279 కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించారు.

నిబంధనలు తప్పనిసరి



వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్, ద్విచక్రవాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ డ్రైవర్లు సీటుబెల్టు ధరించాలి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదు. నోపార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు నిలపరాదు. అధిక శబ్దంతో టేపురికార్డ్/డెక్కులు ఉపయోగించరాదు. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయరాదు. ద్విచక్ర వాహనాలపై ఇద్దరుకు మించి ప్రయాణించరాదు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లరాదు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడరాదు. మలుపులు తిరిగేటప్పుడు తప్పనిసరిగా సిగ్నల్ ఇవ్వవలెను. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే డయల్–100 లేదా జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్ 9989819191కు సమాచారం ఇవ్వాలి.
– ఫక్కీరప్ప, ఎస్పీ

సింహ వాహనంపై శ్రీవారి వైభవం

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాల్గో రోజైన ఆదివారం స్వామి వారు సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింహం శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీక. స్వామివారికి ప్రీతి పాత్రమైన ఈ సింహ రూపంలోనే నరసింహ అవతారమెత్తి హిరణ్య కశ్యపుడిని సంహరించారు. ఎప్పటి లాగానే తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాదస్వరం, డోలు విద్వాంసులు వాహనం ముందు భక్తితో పాటు తమ కళను చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. – కదిరి:

తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారు



అక్రమార్కులకు వెన్నుదన్ను

- ఇదీ ఐసీడీఎస్‌లో కీలక అధికారి తీరు
- సీడీపీఓలతో గుట్టుగా సమీక్షా సమావేశాలు
- అమ్యామ్యాలు అందితే అక్రమార్కులూ సక్రమార్కులే!



ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం

అనంతపురం సెంట్రల్: ఐసీడీఎస్‌లో అక్రమార్కులకు కీలక అధికారి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అక్రమాలపై విచారణ జరగకుండా మోకాలడ్డుతున్నారు. కీలక అధికారి తీసుకుంటున్న పలు నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో సమీకృత శిశు అభివృద్ధి సేవల (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ – ఐసీడీఎస్) పథకం అమలవుతోంది. ఐసీడీఎస్ కింద జిల్లాలోని 10 ప్రాజెక్టుల్లో 2,302 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గర్భిణులు 21,480, బాలింతలు 19,870, ఆరేళ్లలోపు చిన్నారులు 1,79,178 మందికి అంగన్‌వాడీల ద్వారా మధ్యాహ్నం భోజనంతో పాటు పౌష్టికాహారం కింద గుడ్లు, పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు అందిస్తారు. ఇంత పెద్ద కార్యక్రమం అమలుకు సంబంధించి సీడీపీఓలు, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి, లోటుపాట్లను సవరించుకోవాల్సి ఉంటుంది. అయితే కీలక అధికారి ఇవన్నీ గుట్టుగా నడిపిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అధికారిపై గతంలోనే అవినీతి మరకలున్నప్పటికీ ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిపి కీలక బాధ్యతలు దక్కించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాత పంథాలోనే నేటికీ పనిచేస్తూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు. కిందిస్థాయి నుంచి పైస్థాయివరకూ ఎక్కడికక్కడ అక్రమార్కుల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు తెర తీశారనే ఆరోపణలు ఉన్నాయి.

ఫిర్యాదు చేసినా 'స్పందన' నిల్..

కీలక అధికారి అవినీతి, అక్రమాలపై బాధితులు 'స్పందన'లో స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన ఓ మహిళకు బిడ్డను దత్తతకు ఇచ్చేందుకు లంచం అడిగిన బాగోతం గతంలో వెలుగుచూసింది. తదనంతరం జరిగిన విచారణలో కూడా ఆమె అనంతపురంలోని జ్యువెలరీ షాపులో నాలుగు తులాల బంగారు చైను కొనుగోలు చేసి లంచం కింద ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో కలెక్టర్ సదరు మహిళా ఉద్యోగిని ఇతర విభాగానికి బదిలీ చేశారు. ఆమెను మళ్లీ పాత స్థానంలోనే నియమించడంపై ఐసీడీఎస్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. కాసులు ముట్టజెప్పితే సదరు కీలకఅధికారికి అక్రమార్కులు సక్రమార్కులైపోతారని ఆ శాఖలో చర్చించుకుంటున్నారు.

- తాజాగా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం మరమ్మతులకు రూ.12 లక్షల నిధులు కేటాయించారు. పైపై పూతలు, రంగులు వేసి నిధులు డ్రా చేస్తున్నారని విమర్శలున్నాయి.
- గతంలో కంప్యూటర్ల కొనుగోలు వ్యవహారంలోనూ లక్షలాది రూపాయలు దుర్వినియోగమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టేందుకు ఆర్జేడీ పలుమార్లు జిల్లాకు వచ్చినా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా అవినీతి అక్రమాలు గుట్టుగా సాగించడం.. విచారణలు జరగకుండా మోకాలడ్డడం ఐసీడీఎస్‌లో పరిపాటిగా మారుతోంది. ఇప్పటికైనా కలెక్టర్ విచారణకు ఆదేశిస్తే ఐసీడీఎస్‌లో జరుగుతున్న అవినీతి విషయాలు బయటకు వస్తాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఊపందుకున్న 'ఎమ్మెల్సీ' ప్రచారం



కళ్యాణదుర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్



శింగనమలలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

కళ్యాణదుర్గం/శింగనమల: పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీచేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డి, ఎం.వి.రామచంద్రారెడ్డి తరఫున ప్రచారం ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఆదివారం కళ్యాణదుర్గం పట్టణంలోని కుమ్మరివీధిలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్ మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్ బిక్కి నాగలక్ష్మి, ఎంపీపీ మారుతమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణి తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించారు. శింగనమల మండలం గురుగుంట్ల, వెస్ట్ నరసాపురం, చిన్నజలాలపురం, శింగనమల, తరిమెల, కల్లుమడి గ్రామాల్లో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న పాలనలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల వారికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి (పట్టభద్రుల ఎమ్మెల్సీ), ఎం.వి.రామచంద్రారెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ)కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకు అండగా నిలవాలని అభ్యర్థించారు.

క్లుప్తంగా

ద్విచక్ర వాహనాలు ఢీ

బొమ్మనహాళ్: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన మేరకు... జ్వరంతో బాధపడుతున్న తన ఐదేళ్ల వయసున్న మనవరాలు దివ్యను బొమ్మనహాళ్ మండలం దేవగిరి క్రాస్‌కు చెందిన ఆంజనేయులు ఆదివారం ఉదయం బళ్లారికి వెళ్లి చికిత్స చేయించాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై బళ్లారికి చెందిన వ్యక్తి కళ్యాణదుర్గం నుంచి బళ్లారికి బుల్లెట్ వాహనంపై వేగంగా వెళుతూ.. ఎదురుగా వస్తున్న ఆంజనేయులు వాహనాన్ని ఢీకొన్నాడు. ఘటనలో ముగ్గురూ గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. వీరిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

5వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

లేపాక్షి: మహాత్మా జ్యోతిభా పూలే ఏపీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రకిరయ మొదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం జిల్లా కన్వీనర్ ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటన విడుద ల చేశారు. ఐదో తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. బీసీ, ఈబీసీ, ఇతర విద్యార్థులు 9 నుంచి 11 సంవత్సరాల వయస్సు మించి ఉండరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 సంవత్సరాల వయస్సు మించరాదన్నారు. దరఖాస్తులు ఈనెల 6 నుంచి ఏప్రిల్ 4లోపు https//:jpapbcwreis.in ద్వారా సమర్పించాలన్నారు.

నేటి నుంచి కాటమయ్య బ్రహ్మోత్సవాలు

బత్తలపల్లి: మండలంలోని సంజీవపురం గ్రామ సమీపంలో వెలసిన కాటికోటేశ్వరంలో కాటమయ్య స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 6వ తేదీ రెడ్డివారి బోనాలు, 7న ఈదులముష్టూరు నుంచి స్వామి ఉత్సవమూర్తులను క్షేత్రానికి తరలించడం, అదే రోజు పానకం బండ్లతో కాటమయ్య కొండ చుట్టూ ప్రదక్షిణలు ఉంటాయి. 8వ తేదీ రాత్రి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని బాణాసంచా కాలుస్తారు. 9వ తేదీ మూడో రోజు పగలు జాతర జరుగుతుంది. అనంతరం ముష్టూరు గ్రామంలో 10వ తేదీ రథోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

'న్యాక్'కు సన్నద్ధం

- రూ. 2.31 కోట్లతో రోడ్డు నిర్మాణం
- రూ.40 లక్షల వ్యయంతో భవనాలకు మరమ్మతులు
- త్వరలో న్యాక్ పీర్ కమిటీ పర్యటన


శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ముఖద్వారం

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) పరీక్షకు సన్నద్ధమవుతోంది. న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో మెరుగైన పాయింట్లను సాధించే దిశగా వర్సిటీ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. న్యాక్‌లో గణనీయమైన గ్రేడింగ్ వస్తే రూసా (రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్) పథకం కింద నిధులు రానున్నాయి. ఏ ప్లస్, ఏ గ్రేడ్ వస్తే రూ.40 కోట్ల నిధులు మంజూరవుతాయి. ఈ క్రమంలో వర్సిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.

లా కళాశాల నుంచి నూతన రోడ్డు..

ఎస్కేయూ క్యాంపస్‌లోని లా కళాశాల నుంచి విద్యుత్ కార్యాలయం, క్యాంటీన్ వరకు, పూలే భవనం నుంచి కామన్‌మెస్ హాలు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం రూ.2.31 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఖర్చు చేయడానికి బిల్డింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మరో రూ.40 లక్షల నిధులతో వర్సిటీ భవనాలకు మరమ్మతుల, పెయింటింగ్ పనులు చేపట్టనున్నారు. రూ.1.20 కోట్లతో బాయ్స్, గరల్స్ హాస్టళ్లకు మరమ్మతులు చేయించనున్నారు.

ఐఎస్ఓ గుర్తింపునకు దరఖాస్తు..

ఐఎస్ఓ(ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండరైజేషన్) గుర్తింపు తీసుకువచ్చేలా ఇప్పటికే ఆ గుర్తింపు పొందిన అనుభవం ఉన్న కంపెనీల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, గ్రీన్ ఆడిట్, ఎన్విరాన్‌మెంటల్ ఆడిట్ అండ్ ఎనర్జీ ఆడిట్ విభాగాల్లో ఐఎస్ఓ గుర్తింపు దక్కించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఐఎస్ఓ గుర్తింపు దక్కితే న్యాక్‌లో పాయింట్లు పెరగనున్నాయి.

ఎస్ఎస్ఆర్ రూపకల్పనలో నిమగ్నం..

ఎస్ఎస్ఆర్(సెల్ఫ్ స్టడీ రిపోర్ట్)లో పేర్కొన్న అంశాలను ప్రధానంగా న్యాక్ పీర్ కమిటీ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఆర్‌లో పేర్కొనే అంశాల ప్రాధాన్యత వివరాల సేకరణలో అధికారులు తలమునకలయ్యారు. 2017–18, 2018–19, 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాల్లో ఆయా విభాగాల్లో సాధించిన ప్రగతి, అధ్యాపక – విద్యార్థి నిష్పత్తి, కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల వివరాలు, వారికి దక్కిన ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వివరాలు, ఉపకార వేతనాలు, క్యాంపస్‌లో సౌకర్యాలు, హాస్టల్ – ఆస్పత్రి సదుపాయం, యాంటీ ర్యాగింగ్ కమిటీ, బొటానికల్ గార్డెన్, హరితవనం తదితర అంశాలను ఎస్ఎస్ఆర్‌లో పొందుపరుస్తున్నారు. అలాగే రూసా, టెక్విప్, డీఎస్టీ, డీబీటీ నుంచి పొందిన నిధుల వివరాలు, ప్రాజెక్ట్ వివరాలను ఉటంకిస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు.

మంచి గ్రేడ్ సాధనకు కృషి



న్యాక్‌లో మంచి గ్రేడ్ దక్కించుకునేందుకు కృషి చేస్తున్నాం. 2017 నుంచి 2022 వరకూ వర్సిటీ సాధించిన ప్రగతి నివేదికల రూపకల్పన ప్రక్రియ జరుగుతోంది. ఎస్ఎస్ఆర్ నివేదికను సమర్పించిన అనంతరం న్యాక్ కమిటీ పర్యటన ఉంటుంది.
– ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య, రిజిస్ట్రార్, ఎస్కేయూ

ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం

- తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి


పాదయాత్రలో ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు పాల్గొన్న పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ

పెద్దపప్పూరు: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమ పాదయాత్ర ఆరో రోజు ఆదివారం బొందలదిన్నెలో ప్రారంభమై పెద్దయక్కలూరు, కొండాపురం మీదుగా చెర్లోపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సంఘీభావం తెలుపుతూ శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ పాల్గొన్నారు. పెద్దయక్కలూరు, చెర్లోపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో వారు మాట్లాడారు. డాక్టర్ వైఎస్సార్ హయాంలో రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సైతం నవరత్నాల పథకాలతో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలను ఇంటి వద్దకే అందజేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. దోచుకో.. దాచుకో అన్న రీతిలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి దోపిడీ పాలన సాగించారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. 30 ఏళ్ల పాటు తాడిపత్రి నియోజకవర్గాన్ని గుప్పిట్లో ఉంచుకున్న జేసీ సోదరులు.. ఈ ప్రాంత ప్రజలకు ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో తప్ప మరెన్నడూ వారు ప్రజల ముంగిటకెళ్లి సమస్యలు ఆరా తీసింది లేదన్నారు. జగన్ సర్కార్ ఏర్పాటైన తర్వాత గడపగడపకూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, భవిష్యత్తులోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

రాత్రికి రాత్రే తవ్విన బావి



సాసవుల చిన్నమ్మ తవ్వించిన పాలబావి ఇదే

కదిరి: స్థానిక బెంగుళూరు రహదారిలో ముత్యాల చెరువుకు సమీపంలో ఉన్న పాలబావిని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తురాలు, కర్ణాటక ప్రాంతానికి చెందిన సాసవుల చిన్నమ్మ రాత్రికి రాత్రే తవ్వించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ బావిని కొంత లోతు తవ్విన తర్వాత కింద నుంచి కోడికూతతో పాటు రోకలితో ధాన్యం దంచుతున్న శబ్దం వినబడిందట. ఈ విషయాన్ని తెలుసుకున్న చిన్నమ్మ... కింద మరో లోకం ఉందని భావించి తవ్వడం ఆపేశారట. తర్వాత వచ్చే వేసవికి ఆ బావి పొంగి ప్రవహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ నీరు పాలను తలపించడంతో పాలబావిగా పిలవసాగారు. ఎంతటి కరువు కాటకాలొచ్చినా ఈ బావిలో నీరు స్థిరంగా ఉండడం ఈ క్షేత్ర మహాత్యానికి నిదర్శనమని భక్తులు అంటున్నారు. ఈ నీటిని నరసింహ స్వామి భక్తులు పవిత్ర తీర్థంగా భావిస్తారు. అంతేకాక ఆలయ దక్షిణ గోపురాన్ని సైతం చిన్నమ్మనే నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పుత్రసంతానం కోసం ఈ పాలబావిలో అప్పట్లో క్షీరకేతుడనే రాజు స్నానమాచరించి ఖాద్రీశుడిని దర్శించుకోవడంతో అతని కోరిక నెరవేరిందట. అప్పటి నుంచి క్షీరకేతుడి పేరు మీద పాలబావిని క్షీరతీర్థమని కూడా పిలుస్తున్నారు.

ఆ యార్డులు అన్నింటా టాప్

- మార్కెటింగ్ ఫీజు వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని సాధించిన శింగనమల, అనంత, రాప్తాడు
- జిల్లా వ్యాప్తంగా 86 శాతం వసూళ్లు
- లక్ష్యానికి చేరువలో తాడిపత్రి, రాయదుర్గం మార్కెట్లు
- ఆమడదూరంలో గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం



అనంతపురం అగ్రికల్చర్ : ఈ ఏడాది మార్కెటింగ్‌శాఖ పయనం ఆశాజనకంగా ఉంటోంది. జిల్లాలోని 9 వ్యవసాయ మార్కెట్‌యార్డులు, 15 చెక్‌పోస్టుల ద్వారా గణనీయమైన ఆదాయం చేకూరుతోంది. ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో రూ.10.43 కోట్ల వసూళ్ల లక్ష్యంగా నిర్దేశించుకోగా ఫిబ్రవరితో ముగిసిన 11 నెలల కాలంలో రూ.8.88 కోట్ల (86 శాతం) మేర వసూళ్లు జరిగాయి. ఈ నెలాఖరు నాటికి మిగిలిన 14 శాతం సాధించి 100 శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

లక్ష్యాన్ని అధిగమించిన మూడు కమిటీలు..

అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు కొత్తగా ఏర్పాటైన శింగనమల, రాప్తాడు కమిటీలు ఇప్పటికే వంద శాతం లక్ష్యాన్ని అధిగమించాయి. తాడిపత్రి, రాయదుర్గం లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. లక్ష్యానికి ఆమడదూరంలో గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుత్తి కమిటీలు ఉన్నాయి. ఈ నాలుగు కమిటీలు ఈ సారి వంద శాతం సాధించడం కష్టమనే వాదన వినిపిస్తోంది. అనంతపురం కమిటీ విషయానికి వస్తే రూ.3.50 కోట్లకు గానూ 103 శాతంతో రూ.3.61 కోట్లు సాధించింది. శింగనమల కమిటీలో రూ.63 లక్షలకు గానూ 109 శాతంతో రూ.68.68 లక్షలు వసూళ్లయ్యాయి. రాప్తాడు కమిటీలో రూ.44 లక్షలకు గానూ 106 శాతంతో రూ.46.64 లక్షలు సాధించింది.

అట్టడుగున గుంతకల్లు..

పన్ను వసూళ్లలో గుంతకల్లు మార్కెట్ కమిటీ అట్టడుగున స్థానంలో నిలిచింది. రూ.1.05 కోట్ల లక్ష్యానికి గాను రూ.44 లక్షలు (44 శాతం) మాత్రమే వసూలైంది. ఉరవకొండలో రూ.87 లక్షలకు గానూ 46 శాతంతో రూ.40.35 లక్షలు, రూ.66 లక్షలకు గానూ 47 శాతంతో రూ.31 లక్షలతో కళ్యాణదుర్గం, రూ.37 లక్షలకు గానూ 53 శాతంతో రూ.20 లక్షలు వసూళ్లతో గుత్తి కమిటీ చివరి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రబీ పంటల పరిస్థితి ఆశాజనకంగా ఉన్నందున గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం కమిటీల్లో ఈ నెలాఖరుకు వసూళ్ల పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. దీంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేలా మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు.

భవితకు పోలీసు సాయం



నిరుద్యోగులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు జిల్లా పోలీసు శాఖ సాయపడుతోంది. ఇప్పటికే సివిల్స్, గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేకంగా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం నిరుద్యోగులకు బృహత్తర అవకాశాన్ని కల్పించారు. అలాగే ఇటీవల ఎస్ఐ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు బాసటగా నిలిచి, ఉచితంగా శిక్షణనిస్తున్నారు. ఇటీవల కానిస్టేబుల్ రాతపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో నెగ్గేలా అనంతపురంలోని పరేడ్ మైదానంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ ఫక్కీరప్ప చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం







సబ్‌స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం


సబ్ స్టేషన్ సమీపంలో చెలరేగిన మంటలు

కళ్యాణదుర్గం: పట్టణంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆకతాయిలు బీడీ, సిగరెట్ తాగి పడేయడంతోనే మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు తెలిపారు. సమీపంలో ఉన్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సకాలంలో అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

గడ్డివామి దగ్ధం


మంటలు అదుపు చేస్తున్న దృశ్యం

బ్రహ్మసముద్రం: మండలంలోని ఎరడికెర గ్రామంలో ఆదివారం గడ్డి వామి దగ్ధమైంది. గ్రామానికి చెందిన బోయ ఈరన్న గడ్డివామి కి ప్రమాదవశాత్తు నిప్పుపడి మంటలు ఎగసి పడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే గడ్డివాము, వేరుశనగ గ్రాసం కాలిబూడిదైంది. దాదాపు రూ.40 వేలు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

మధురం.. శరణాగతి రూపకం

ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు శరణాగతి పేరుతో ఆదివారం ప్రదర్శించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. పర్తి యాత్రలో భాగంగా ఆదిలాబాద్‌కు సత్యసాయి భక్తులు రెండో రోజు సత్యసాయి సన్నిధిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం మహాసమాధి చెంత మహారాష్ట్ర సంస్కృతీసంప్రదాయలకు ప్రతీకగా నిలిచిన వార్కరీ భజనలతో అలరించారు. అనంతరం భక్తులకు జ్ఞాపికలను కలెక్టర్ బసంత్‌కుమార్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ అందజేసి, అభినందించారు.


భజన చేస్తున్న సత్యసాయి భక్తులు


శరణాగతి నృత్యరూపకంలోని ఓ సన్నివేశం

క్లుప్తంగా

వడ్డీ రహిత బ్యాంకు ఏర్పాటు

అనంతపురం సప్తగిరి సర్కిల్: నగరంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వడ్డీ రహిత బ్యాంకును ఏర్పాటు చేస్తున్నామని హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఇక్బాల్ హుస్సేన్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆజాద్ ఫంక్షన్ హాల్‌లో వడ్డీ రహిత బ్యాంకు, రుణాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వడ్డీ లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో వడ్డీ రహిత బ్యాంకులను ఏర్పాటు చేశామన్నారు. పేదలకు రుణాలను అందించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోందన్నారు.

'ఎస్ఎస్‌బీఎన్' విద్యార్థుల ర్యాలీ



ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

రాప్తాడురూరల్: నగరంలోని ఎస్ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–1,2 విభాగాల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ చేశారు. నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి ఏడో తేదీ వరకు నిర్వహిస్తున్న ×జల సంరక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఎన్ఎస్ఎస్ అధికారులు నగరూరు రసూల్, రమాదేవి మాట్లాడారు. ×జల సంరక్షణ జన సంరక్షణ ।నీటిని సంరక్షిద్దాం కరువును తరిమికొడదాం₹ ×జలంతోనే జనం.. లేకుంటే లేదు జీవనం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో వలంటీర్లు సాంబశివుడు ,అశోక్, రవి, కార్తికేయ, శివ, నవీన్, ఆసిఫ్, జ్ఞానేష్, మైత్రి, సుష్మ, భవ్య శ్రీ, ప్రత్యూష పాల్గొన్నారు.

పంపనూరులో ప్రత్యేక పూజలు



అలంకరణలో సుబ్రహ్మణ్యేశ్వరుడు

ఆత్మకూరు: పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. రాహుకేతు హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంజునాథ స్వామి, పార్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహామంగళ హారతి అందించారు. భక్తులకు అన్నదానం చేశారు.

కంటి వైద్యశిబిరానికి స్పందన



ఐ క్యాంపులో పాల్గొన్న లయన్స్ క్లబ్ సభ్యులు, రోగులు, వైద్యులు

అనంతపురం కల్చరల్: లయన్స్‌క్లబ్ అనంతపురం మెయిన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన వచ్చింది. స్థానిక గిల్డ్ ఆఫ్ సర్వీసు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన వందలాది మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి, మందులు అందించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, నబీరసూల్, అనిపుద్దీన్, షరీప్, ఉమామహేశ్వరి తదితరులు మాట్లాడారు. 175 మందికి ఉచిత ఆపరేషన్లు చేయించడానికి బెంగళూరు నేత్రాలయకు పంపుతున్నట్లు తెలిపారు.

మలహోబిలేశుడి గరుడోత్సవం



ప్రత్యేక అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి

ఆత్మకూరు: పంపనూరు కొండపై వెలసిన మలోబిల లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి మూల విరాట్‌కు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గరుడోత్సవం నిర్వహించారు.
లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కల్యాణోత్సవం ఉంటుందని ఆలయ ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. రాత్రి కొండపై స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలి

అనంతపురం క్రైం: రానున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరుస్తున్న అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, రామచంద్రారెడ్డిని గెలిపించాలని మేయర్ వసీం కోరారు. ఆదివారం 38వ డివిజన్ కోవూర్‌నగర్‌లో ప్రతి ఓటరునూ మేయర్ కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ గత టీడీపీలో ప్రజలు పడిన ఇబ్బందులు, వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ఆయన తెలియజేశారు. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలియజేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు చింతకుంట మధు, ఖాజా, రియాజ్, సాయి, శర్మాస్, తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 34, 46వ డివిజన్లలో కార్పొరేటర్లు మునగల రమాదేవి, ఎం.రాజేశ్వరి, డివిజన్ కన్వీనర్ నిహార్ రెడ్డి ప్రచారం చేశారు.డివిజన్‌లోని ఓటర్లకు అభ్యర్థుల బ్యాలెట్ నమూనాలు అందించారు. 25వ డివిజన్‌లోని హౌసింగ్ బోర్డు కాలనీలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా ప్రచారం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నాయకులు శివయ్య, సుప్రజ, నాగేంద్ర, మధుసూదన్, చెన్నకృష్ణా రెడ్డి, విజయసింహారెడ్డి, రాజారెడ్డి, గంగిరెడ్డి, సోము, రఫి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.



రెవెన్యూ కాలనీలో ప్రచారం చేస్తున్న డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి



38వ డివిజన్ కోవూర్ నగర్‌లో ప్రచారం నిర్వహిస్తున్న మేయర్ వసీం



34వ డివిజన్‌లో ప్రచారం చేస్తున్న కార్పొరేటర్ రమాదేవి, డివిజన్ కన్వీనర్ నిహార్‌రెడ్డి

డిప్యూటీ మేయర్ ప్రచారం

నగరంలోని రామచంద్రనగర్, రెవెన్యూ కాలనీల్లో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు వెన్నపూస రవీంద్రారెడ్డి, రామచంద్రారెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు జనార్దన్‌రెడ్డి, ముని, ప్రీతమ్‌రెడ్డి, చింటు, శివ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిద్దాం

ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిద్దామని పార్టీ మండల నాయకులు కోరారు. ఆదివారం తలుపూరు, వడ్డుపల్లిలో ఉన్న పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో సచివాలయ మండల కన్వీనర్ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి, కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పార్వతమ్మ, సర్పంచ్‌లు లక్ష్మీనారాయణరెడ్డి, ఓబులేష్, ఎంపీటీసీ ఓబులేస్ ,వైఎస్సార్‌సీపీ నాయకులు బాలపోతన్న, ఈతికిరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

వెన్నపూసకే మొదటి ప్రాధాన్యత ఓటు

కనగానపల్లి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో వెన్నపూస రవీంద్రారెడ్డి తరఫున నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. బ్యాలెట్ నమూనా పత్రాలను ఓటర్లకు అందజేసి, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు డైరెక్టర్ ప్రభాకర్, పాపన్న, అంకే రామకృష్ణ, అశోక్, పోతలయ్య, గోపాల్, హరి, తదితరులు పాల్గొన్నారు.

చెన్నేకొత్తపల్లి: వైఎస్సార్‌సీపీ తరఫున పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలపించాలని ఎంపీపీ అంజలి జెడ్పీటీసీ గోవిందరెడ్డి ఓటర్లను కోరారు. ఆదివారం బసంపల్లి, కనుముక్కల, నరసింగరాయునిపల్లి, చిన్నపరెడ్డిపల్లి, గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు డోలా రామచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామకృష్ణా రెడ్డి వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, సర్పంచ్‌లు జయరామిరెడ్డి, నారాయణ స్వామి, ఎంపీటీసీలు పవన్ కుమార్ రెడ్డి, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.

పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి

అనంతపురం క్రైం: ఇంటి, నీటి పన్ను వసూళ్ల మరింత వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని కమిషనర్ భాగ్యలక్ష్మి ఆదేశించారు. ఆదివారం కమిషనర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. ఈ నెల 31లోపు వందశాతం పన్ను వసూళ్లను చేపట్టాలన్నారు. మొండిబకాయిదారులను ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రీసర్వేకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలన్నారు. క్లాప్ ఆటోల ద్వారా చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రమణారెడ్డి, ఆర్ఓలు సతీష్, సుజాత, ఆర్ఐలు వేణు, మురళీ, తదితరులు పాల్గొన్నారు.

బెంగళూరు వెళ్లి పింఛన్ పంపిణీ



పింఛన్ పంపిణీ చేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ హరిచంద్రన్, మాజీ సర్పంచు బండి శ్రీనివాసులు

రాప్తాడు: పాలచెర్ల మాజీ స్టోర్ డీలర్, టీడీపీ కార్యకర్త మంగళ గోపాల్ కేన్సర్‌తో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెల్ఫేర్ అసిస్టెంట్ హరిచంద్రన్, మాజీ సర్పంచు బండి శ్రీనివాసులు ఆదివారం బెంగళూరు ఉంటున్న గోపాల్‌ను కలిసి పింఛన్ అందించారు.

10న ఉచిత వైద్యశిబిరం

చెన్నేకొత్తపల్లి: ఈనెల 10న ఓబుళంపల్లిలో సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం న్విహిస్తున్నట్లు సంస్థ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు స్థానిక ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్న వైద్యశిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు, మొబైల్ తెచ్చుకోవాలన్నారు.

అధైర్య పడొద్దు..అండగా ఉంటాం

రాప్తాడు: అధైర్యపడొద్దు..అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భరోసా కల్పించారు. ఈ నెల 2న గంగలకుంటకు చెందిన కపాడం పూజారి పోతులయ్య విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గ్రామానికి ఎమ్మెల్యే చేరుకొని పూజారి పోతులయ్య కుటుంబ సభ్యులు రత్నమ్మ, కపాడం ఈశ్వరయ్య, నరేష్‌ను పరామర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ మీకు ఏ సమస్య వచ్చినా నేను న్నాను, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణ రెడ్డి, డీలర్ రామలింగమయ్య, నాయకులు సాకే చంద్ర, జయన్న, మన్నల రవికుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



పూజారి పోతులయ్య కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

దేవదాయ భూమిలో ఆక్రమణల తొలగింపు

గార్లదిన్నె/అనంతపురం కల్చరల్: గార్లదిన్నె సమీపంలోని కల్లూరు అగ్రహారంలో దేవదాయశాఖ భూమిలో ఆక్రమణలను ఎండోమెంట్ అధికారులు ఆదివారం తొలగించారు. ఎండోమెంటు అధికారులు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని ఆక్రమణలు తొలగించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్లూరు అగ్రహారంలో సర్వే నంబర్ 259లో 7.71 ఎకరాల భూమిలో ఇటీవల కొందరు జెండాలు పాతి, తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎండోమెంట్ సహాయ కమిషనర్ రామాంజనేయులు, ఈఓ బాబు పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారుల సహాయంతో వాటి తొలగింపునకు చర్యలు తీసుకున్నారు. ఇతర ఆలయాల ఈవోలు రామాంజనేయులు, రమేష్‌తో పాటు తొండపాడు అర్చకులు ఆక్రమణ ప్రదేశానికి చేరుకొని మద్దతు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎండోమెంట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏసీ రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాలని ఈవోలకు సూచించారు.



పుష్పగిరి పీఠానికి చెందిన కల్లూరు అగ్రహారం భూములు

కార్మికుల పక్షపాతి పెండ్యాల



నివాళులర్పిస్తున్న మజ్దూర్ యూనియన్ నాయకులు

అనంతపురం సెంట్రల్: స్థానిక ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపకుడు, రాజీవ్‌రత్న అవార్డు గ్రహీత పెండ్యాల రామ్‌మోహన్‌రావు వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకుడు భాస్కర్‌నాయుడు, జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు వెంకటేసులు, రాజారావు, సీఎస్‌రెడ్డి, సాయిలీల, హేమలత, డీఎస్‌రెడ్డి, మనోజ్‌కుమార్, ఆర్ఎస్ వాసులు, సదాశివరెడ్డి, నాగభూషణం, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.

ప్రయాణం..భయం భయం

ఆత్మకూరు: ఆత్మకూరు బైపాస్‌లో ప్రయాణం అంటే వాహనదారులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎటు వైపు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియక భయం భయంగా వాహనాలు నడపాల్సి వస్తోంది. హైవేపై మితిమీరిన వేగంతో వాహనాలు వస్తుండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆత్మకూరు ఊరి బయట బైపాస్ రోడ్డు వెళ్లడంతో కార్లు, భారీ వాహనాలు అతివేగంతో వెళ్తున్నాయి. ఆత్మకూరు నుంచి బైపాస్ రోడ్డు వెంట మూడు కిలో మీటర్లు ప్రమాదకరంగా ఉంది. ఆత్మకూరు నుంచి పి.యాలేరు, కూడేరు, సిద్దరాంపురం వెళ్లాలన్నా బైపాస్ దాటాల్సి వస్తోంది. ఈ కూడళ్లలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. దాదాపు ఆరుగురు ప్రమాదాలకు గురై మృత్యువాతపడ్డారు. ఆత్మకూరు బైపాస్ మీదుగా వడ్డుపల్లి వరకు ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. కానీ వాహనదారులు వాటిని లెక్కచేయడంలేదు. ఇప్పటి వరకు ద్విచక్ర వాహనదారులు ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. పోలీసులు రోడ్డు నిబంధనలు తెలియజేస్తూ, లైసెన్సులు, హెల్మెట్లులేని వారికి జరిమానాలు విధిస్తున్నా వాహనదారులు లెక్కచేయడంలేదు. అతివేగంతో వెళ్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు.



హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొని వెళ్లిన వాహనదారులు

రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయం

తాడిపత్రి టౌన్: రోటరీ క్లబ్ సేవలు ప్రశంసనీయమని తహసీల్దార్ మునివేలు తెలిపారు. స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 55 మంది దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల కిట్స్‌ను తహసీల్దార్ మునివేలు, క్లబ్ సభ్యులు పంపిణీ చేశారు. అనంతరం తహసీల్దార్ మునివేలు మాట్లాడుతూ పేద దివ్యాంగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొన్నేళ్లుగా రోటరీ క్లబ్ సభ్యులు దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండటం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు షాకీర్ , కార్యదర్శి కిషోర్, సభ్యులు నాగేంద్ర, రామయ్య, మద్దిలేటి, బాబు, మాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

నేడు నాగలింగేశ్వర స్వామి ఉత్సవం

బుక్కరాయసముద్రం: నీలంపల్లి గ్రామంలో నాగలింగేశ్వరుడి ఉత్సవాలు సోమ, మంగళవారం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం ఆలయంలో నాగలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు జరగనున్నాయి. ఆదేరోజు రాత్రి 10 గంటల నుంచి 1.30 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహ వచనం, మహా మంగళ హారతి, ప్రాకార సంప్రోక్షణ, రాత్రి 12 గంటలకు స్వామి వారి రథోత్సవాన్ని గ్రామంలో ఊరేగించనున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం ఉంటుంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఆలయంలో అన్నదానం ఉంటుంది. రాత్రి 11.50 గంటల నుంచి 2.30 గంటల వరకు అంకా దహనం ఉంటుంది.

ఆకట్టుకుంటున్న చేనేత హస్తకళా ప్రదర్శన



చేనేత హస్తకళా ప్రదర్శనలో వస్తువులు కొనుగోలు చేస్తున్న దృశ్యం

అనంతపురం క్రైం: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఆదివారం సెలవు దినం కావడంతో చేనేత వస్తువులను కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు ఎగబడ్డారు. కొండపల్లి బొమ్మలు, ఖాదీ షర్ట్స్, సహారన్‌పూర్ ఫర్నీచర్, వన్‌గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, హైదరాబాద్ పెరల్స్, శారీస్, మైసూర్ పెయింటింగ్స్, ఫ్లవర్స్, ఇంటికి శోభనిచ్చే హస్తకళా బొమ్మలు, ఇలా వేలాది వెరైటీలను ప్రదర్శనలో ఉంచారు.

మితిమీరిన ఆకతాయిల ఆగడాలు

రాయదుర్గం: పట్టణంలోని కణేకల్లు రోడ్డు, గొడలేబొట్, రైల్వేస్టేషన్, జూనియర్ కళాశాల మైదానం పరిసరాల్లో ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మద్యానికి బానిసైన యువకులు జనసంచారం లేని ప్రాంతాలను ఆవాసం చేసుకుని పెట్రేగిపోతున్నారు. తొమ్మిదో తరగతి చదివే కొందరు విద్యార్థులు ఇటీవల గంజాయి సిగరెట్లు, మద్యం తాగుతూ సమీప నివాస గృహాల వారికి పట్టుబడ్డారు. మంచి పద్ధతి కాదని హెచ్చరించిన వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం తమ ఆగడాలకు అడ్డుచెపుతున్నారనే ఆక్రోశంతో రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిని లక్ష్యం చేసుకుని రాళ్లు, మద్యం బాటిళ్లను విసిరారు. ఆ శబ్దానికి తలుపులు తీసేందుకు సైతం వణికిపోయారు. ఆకతాయిల ఆగడాపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గస్తీ నిర్వహించాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదు. అర్బన్ పీఎస్‌లో ఇలాంటి ఫిర్యాదులకు దిక్కులేకుండా పోతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరాచ గ్యాంగ్‌లను ముందే పసిగట్టి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.



గొడ లేబొట్ వద్ద ఓ ఇంటి ఆవరణలోకి విసిరిన బీరు సీసాలు

సారూ.. ఆహ్లాదాన్ని పంచరూ!





రాంనగర్ సిద్ధార్థ పార్కులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తా చెదారం, వృథాగా పడి ఉన్న పూలకుండీలు

అనంతపురం క్రైం: ప్రభుత్వం నగర ప్రజల ఆటవిడుపు కోసం, ఆహ్లాదం అందించేందుకు పార్కుల అభివృద్ధి చేస్తుంటే.. మరోవైపు నగరపాలక సంస్థ అధికారులు పార్కుల నిర్వహణ పట్టించుకోవడంలేదు. ఇందుకు నిదర్శనం స్థానిక రాంనగర్‌లోని సిద్ధార్థ పార్క్. ఇందులో ఆట వస్తువులు ఉన్నాయి. సౌకర్యాలు ఉన్నాయి. అయితే పార్కు నిర్వహణను పట్టించుకోకపోవడంతో చెత్త గుట్టలుగా పడింది. పూలకుండీలున్నా, మొక్కల పెంపకం చేపట్టలేదు. హౌసింగ్ బోర్డు పార్క్‌లోని మొక్కలనైనా తీసుకొచ్చి ఇక్కడ నాటితే పార్క్ ఆహ్లాదంగా ఉంటుందని, స్థానికులు చెప్తున్నారు.

అధికారుల్లో కొరవడిన 'చెత్త'శుద్ధి

- సిబ్బంది నిర్లక్ష్యం
- అధికారుల పర్యవేక్షణ లోపం
- నీరుగారుతున్న 'క్లాప్' ఆశయం

అనంతపురం క్రైం: ఇంటింటా తడిచెత్త.. పొడిచెత్త వేరు చేసి ఇస్తే సిబ్బంది మాత్రం ఆటోలోకి కలిపేస్తున్నారు. చెత్తను వేరు చేయకుండానే డంపింగ్ యార్డ్‌కు తరలించేస్తున్నారు. చెత్త నిర్వహణపై నగరపాలక సంస్థ అధికారులకు ఏపాటి 'చెత్త'శుద్ధి ఉందో తేటతెల్లమవుతోంది. చెత్త రహిత నగరమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా ఆటోల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏజెన్సీ నిర్వాహకుల బాధ్యతారాహిత్యంతోపాటు నగరపాలక సంస్థ ప్రజారోగ్యాధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో చెత్తను వేరు చేయకుండానే కంపోస్టు యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను వేరు చేసేందుకు నగరపాలక సంస్థ డబ్బులు చెల్లిస్తోంది. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరు చేసి ఇచ్చేలా ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు నగరంలో 2 లక్షల వరకు గ్రీన్, బ్లూ, రెడ్ రంగుల డస్ట్‌బిన్లను ప్రజలకు అందించారు. అయినా ఏజెన్సీ నిర్వాహకులు చెత్త సేకరణను తూతూమంత్రంగా చేస్తున్నట్లు తెలుస్తోంది.

నగరంలో ఈ ఏడాది జూలై నుంచి క్లాప్ ఆటోల ద్వారా చెత్త సేకరణ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మొదట్లో 14 ఆటోలతో పలు సచివాలయాల పరిధిలో చెత్త సేకరించారు. ఇటీవల నగరపాలక సంస్థకు 33 ఆటోలు వచ్చాయి. దీంతో మొత్తం 47 ఆటోలతో నగరంలోని 50 సచివాలయాల్లో చెత్త సేకరించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక్కో ఆటో రోజూ 30 కిలోమీటర్లు తిరిగి చెత్త సేకరించాల్సి ఉంది. అందుకు ఏజెన్సీ నిర్వాహకులకు ఒక్కో ఆటోకు నగరపాలక సంస్థ రూ.62,750 చెల్లిస్తోంది. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ ప్రతి నెలా రూ.8.27 లక్షల చొప్పున రూ.24 లక్షల (మూడు నెలలకు గానూ) వరకు ఏజెన్సీకి చెల్లించింది. ఏజెన్సీ నిర్వాహకులే ఆటోలు, చెత్త తీసుకెళ్లే సిబ్బంది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలందించిన తడి, పొడి, ప్రమాదకర చెత్తలను వేరుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత క్లాప్ ఆటో నిర్వాహకులదే. కానీ ఎంఓయూలో కుదుర్చుకున్న మార్గదర్శకాలను ఏమాత్రం పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం పక్కన ఉన్న చెత్త సేకరణ పాయింట్‌లో క్లాప్ ఆటోల ద్వారా తెచ్చిన చెత్తను కాంపాక్టర్లలో కుక్కి కంపోస్టు యార్డుకు పంపిస్తున్నారు. మళ్లీ కంపోస్టు యార్డులో తడి, పొడి, ప్రమాదకర చెత్తను బయోమైనింగ్ పద్ధతి ద్వారా వేరు చేయాల్సి వస్తోంది.



తడిచెత్త బాక్స్‌ను మూసివేసి పొడిచెత్త ఉన్న బాక్సులోనే మొత్తం చెత్తను తీసుకెళ్తున్న సిబ్బంది



ఆర్‌అండ్‌బీ కార్యాలయం పక్కన ఉన్న చెత్త సేకరణ పాయింట్‌లో కాంపాక్టర్‌లో కుక్కి, కంపోస్టు యార్డుకు తరలిస్తున్న దృశ్యం

చర్యలు తీసుకుంటాం

చెత్త నిర్వహణ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. క్లాప్ ఆటో ఏజెన్సీ నిర్వాహకులు చెత్తను వేరుగా చేసి తీసుకెళ్లాలి. ఆ దిశగా వారికి ఎప్పటికప్పుడు సూచనలందిచేలా పారిశుధ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రజలు సైతం చెత్తను వేరు చేసి, నగరాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి.

– కే భాగ్యలక్ష్మి, కమిషనర్, నగరపాలక సంస్థ

సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రత్యేక పూజలు



గార్లదిన్నె: కోటంక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు రామాచార్యులు స్వామికి అభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.